105

105

గలరతితతస్వని। మెఘున్వనిసవప్రక్షేవికడంగ్ని। జడెదశి। మవొదశివముక్రేకెశిఘెరలపి।
మవ బల। అజిత్ర భత్ర ద నం ఙర గవత్రిశిదత్రియా। శివదా తికొరా తి చప్రుత్రక్షే వశవెశ్వ
శి। గంక్ర గొ౯ంప్రదూ ప న్యే
౨ ఖతె। ఘది గా నుశవశైగైతిశ త్వషల గ్గసదనం నైన్నా వి నెదెవి। సంష్టాశి భూవనె
జై రదన శిశి। శతినవ్రతిధ్వజై। చ ఙుందౄ వత్ర ఘు తరి। వ్రా శ దా గశశ్రీం వెన్న చెఛిపు
తెమెఙావివనెలక్షైనశనేవతె। అనం త్రవిజయాఖంన్నా। మా

నస్తానౌపరజితా। భవానౌపర్వతీదుగడు। మాయి. మువత్వేంబికౌశివా। శివాభ
వానిరుద్రాణి శంకారాధకర గౌ.రకణి. ఎత్తి నాట్యమ శద్రెదిట మ్మెన్న నృత కత్రైగాదెముతా।
జ్జనకం. మృత్యుంజయాయు షైయాశ్యా కరం. త్రై ప్పూరన కనంత్రైయా నూరకాప్పరత
వెజరనిర రగాం. అయాఉరర దృ.వు. యాయు నృశుక ఉ. యాయు శృర్యం జాగ నవిత్రం
ఓశ ళ కాలంగశవా వతట మె వృ తూయు నెన రావినానైచ వన తే।

ఆనన్దనా॰ తు॰ వా॰ స్త్రోత్రమ్ముల భతెతా॰ చిత్రం వలం॰। శ్రీ॰ అ క్షీణ త్రాణ సమ – గా॰ ౫ ౧ ౧ ౧

నస్తానాలుక ఖిం ర్యా|౧౯ [illegible]

౮

షెంటయూ నె శ్రీ నేమను౦। వన్నారునవపవ౦బశిశదిమెవఘురశివ్యస్తమె।
పాపె [illegible] ాత్సతనమునుపాగాం(ప్సారొపెతై౦బవ౦గుఖఱావిశె
ఱావిరి [illegible] ౦ప్రణ్ణాప్రతి ద్వా(త్తుం వన్నా౦యు ౦షా
త్సతపా [illegible] శిపెన్లాలం పన్నీదరెరా౦మెదెవాశి౦ఙాడెవరుషిష్ణ
పకం [illegible] ఱాకెడెపా నగస్త్ర పకంరాూవిశశకొ౦పకెడెవానస౦తె

ఓరాం మింశ్రే రాజ్ఞై దేవగణా గుప్త్యై ఫట్ ఓరాం మింత్రే రాజ్ఞై దేవపత్నీగుప్త్యై
ఫట్ ఓరాం మింత్రే రాజ్ఞై దేవపుత్రా గుప్త్యై ఫట్ ఓరాం మింత్రే రాజ్ఞై దేవపాత్రా గుప్త్యై
ఫట్ ఓరాం మిం శ్రేరా దేట్ ప్రాగ ప్త్యై ఫట్ ఓరాం మిం గ్లౌం వృషే దేట్ వాం గుప్త్యై ఫట్ ఓరాం
మిం గ్రసు వేదట్ వాసుప్త్యై ఫట్ ఓరాం మిం గ్లౌం ఘృట్ వస్త్ర వేదట్ వాసుప్త్యై ఫట్
ఓరాం మింశ్రే జ్ఞైద్వైట్ పాం ఓరుక్రాం దదాం ఏరుం ఘుంఠుం: శ్రీ తాట్ రక్షా గు

కపితౄన్ సస్వధానమస్తే తర్పయామి తే తర్పయామి క్షే తర్పయామి । నరాణాం
కపితృగణాన్ స్వధానమస్తే తర్పయామి త్రే తర్పయామి తే తర్పయామి
నరాణాం పితౄన్ పత్నీః సస్వధా నమస్తే తర్పయామి తే తర్పయామి క్షే తర్పయా
మి । నరాణాం పితృపితామహాన్ స్వధా నమస్తే తర్పయామి తే తర్పయామి తే తర్ప
యామి । నరాణాం కపి [illegible] తే తర్పయామి తే తర్పయామి తే తర్ప

ంయామి॥ వసూః పితరం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి॥ గో
త్ర వసూః పితౄన్ స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి॥
తరం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి॥ రుద్రాః పి
తౄన్ స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి॥ వసూః పితరం
స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి॥ స్వధా న

శ్రీ నేత్ర
షే ౧

అ నేత్రం యాంత్రాక్షి సూత్రవపామంత్రేన| శబి పృశుద్ధరళు షి:| శ్రీ క్షిదెవతా| లక్ష్మీ బీజం|
భూపనె శృశ్రీ రక్తే:| భవ నతికే ఓకేం| ముమ శ్రీం [illegible] ప్ర నరశదృశ్రీ [illegible] జవె వినిమో గ:| శ్రీం
[illegible] మ నల కైర్తౌ| మ హ్రో శ్రకేం| మా| ఉం జన జ శ్రీ:| అగ్ర అచయు నం| కే| కె మా శం| కే| [illegible] క్షేం
పాదద యా [illegible] నమ:| ము వల [illegible] శ్రేం| శి| మ హ శృ శం| శి| అం జనజ [illegible] కే| కె త [illegible] ణ్మ:
క్ష మా శం| మా శ్రీ యా ఝ ష్ఠ ఖా ఖు ఉవ న్నవర మి తే ది శ్లం గ శ్రీ ధన నం| నెత్ర గా౦ ద శ ఝ [illegible] నితే
పరి పత్ర [illegible] మ [illegible] గ్ర| జన శ్రా స్త్రా౦ వె మా భా౦ [illegible] శ్రీ త్రి శం బ్రు త సి ద మా ము క్ష కె శ్రీ|
శ్రీసా| స్మరం శ్ర నమ శ్రీ త్ప వ దశ క్ష యాను గ శం న నే త్ర

కో [illegible] క్షేత్రం [illegible] చిత్తం [illegible] నమనః కల్యా [illegible]
[illegible] ఏం [illegible]
[illegible]
శివధర్మ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] నమః [illegible]॥

యోంనః ప్రచోదయాత్ (౧తేం న్యాసం వస్య వేః॥ ప్రచోదయాత్ ఇతి హృదా
యోంవక్ష్మైః జ్ఞానాయ॥ అథాతో ధర్మజిజ్ఞాసా॥ అథాతో దర్శపూర్ణమాసౌ
వ్యాఖ్యాస్యామః॥ వృద్ధిరాదైచ్॥ అథ శబ్దానుశాసనం॥ అగ్నిమీళే పురోహితం॥ యజ్ఞస్య దేవమృ
౨ త్విజం హోతారం రత్నధాతమం॥ అగ్న ఆయాహి వీతయే శ్రీం త్రిం (గృణా
నో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి॥ శ్రీం త్రి॥ శన్నో దేవీరభిష్టయ (
ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః॥ శ్రీం త్రి ౨ ఓం తత్సవై

షిన్హ

త్ర్యవాదీనాం వక్ష్యే । పాంచవేదాదివావర్త్య పితాం త్రోపయుతే (త్రైష్టుప మాంగం
కక్షణి (అపాపం యుధ్వమష్టి యజ్ఞాం ద్వాదశాగవమా శ్వేత్త్వ తః । పరుషః పవత్తిః (ప్ర బ్రా
వత్తిరణావిహాపా (అంయత్త్వవాహవస్త్రైనయుశతవమాన్యం చ గేం శాం (యుద్ర (బవో
తిః । పరివావ్యణాకేత్రధ్య వా అగ్నిః కేశా పతా నక్షత్రః బహువ్రీహి విశ్వబమానక్ష్య మ
శేషాం(అపత్రావాణ్యగ్నేం పిబ్రం । వస్త్రనదత్తం । తన్మై నివతం । క్షేత్రగుం నం । ధత్తం ।
తాం పెమ్మ శిరేవతం । బ్రాహ్మణదత్తం । తాం పెమ్మ శిరేవతం । డౌ ఝ । గలం

నేందం త్రింశత్తాం మెప్పు జిరేవతం। రత్న గోందేద్ర త్రింశత్తాం మెప్పు జిరేవతం।
పుష్పి గోంనేంధ త్రింశత్తాం మెప్పు జికేవతం। ప్రజ్ఞా గోంనేంధ త్రింశత్తాం మెప్పు
౩ జికేవతం। పన్నాగాన్నేంద త్రింశత్తాం మెప్పు జికేవతం। స్రుతాశిజానేధా॥
దేవాత్మేవశేషత్రేపాః। ప్ర గాంధాం త్రేసవీరాః। ప్రజ్ఞాః। ప్రగానంధాం
పరిశిష్టం త్రిరిత్రిస్యలచిత్రమహా గోసింధ్వాస్సైవిధిః। శ్రీ దిష్ఠితం బహిః॥

కేతాల గేహః। విజ్ఞాత మమ స్వేదః। వాక్ష్త్రీ పోః తావత్ ఉపపన్నా ప్రాణాః ప్రాణాపానం
పః। సోమ నా దృష్ట రూపః। వాచస్పతే। విద్యే శాపం స్యావి ధైవత సాపం। విధేస్మ
వః సైకం సోమ। వాచస్పతే సామ స్వపి ప తలు। ఆదెస్స నవ స్వవస్సరం దాత్రే
వా హ్నిం। నమో రుద్రం వస్తు గౌర నమో రుద్ర గురువే। నమః స్పర్ధి శైన నమో స్తు
ధి భ్యః। నమో వాకో పేత యే। నమో విష్ణవే ఫలవేం పైకరాసి।

త్రిపఽంయామిస్త్రవాంణేరుషిగణత్రిపఽంయామిత్రిపఽంయామిస్త్రవాంణే
రుషిగణాగణత్రిపఽంయామిత్రిపఽంయామిస్త్రవాంణేరుషిగణత్రి
గణత్రిపఽంయామిత్రిపఽంయామిస్త్రవాంణేరుషిగణత్రిగణత్రిపఽంయామి
త్రిపఽంయామిస్త్రవాంణేరుషిగణాగణత్రిపఽంయామిత్రిపఽంయా

మిఃష్టా రు షిసుక్త పక్షయా విలక్ష పక్షయా మిఃఘం వరు షిసుక్త
పక్షయా మిక్త పక్షయా మిఃసు వరు షిసుక్త పక్షయా విలక్ష్య పక్షయా
మిఃష్టా ఘంక్ష వాస్న వ. రు షిసుక్త పక్షయా విలక్త పక్షయా
మిఃఖ గింపాటు త్రా దికవ్య వా హా దమొం రొమె పి తరః॥ తాం

[illegible]

[illegible]

౧ [illegible]

[illegible]

[illegible]

[illegible]



షీశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం (ఋ) 10 మనసః కామమాకూతిం
వాచ సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః (ఋ) 1 (ఋ) 10 కర్దమేన
(ప్ర) జాభూతా మయి సంభవ కర్దమ (ఋ) 1 శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపః సృ
జంతు స్నిగ్ధాని చిక్లీత (3) వస మే గృహే. నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం
పుష్టీం సువర్ణాం హేమమాలినీం సూర్యాం. హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యః
కరిణీం యష్టీం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మ ఆవహ జా
తవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్ విందేయం పురుషానహం

యుస్సర్వాణి ప్రియుతాంబహూలల్లీజీవనుయాదాజనవంక్షస్త్వాం త్రి వలంశిః పంచదశ శ్రుంచ శ్రుతాః ఫలశ్రుతం
డపే ... ఆనందః తత్త్వజ్ఞైవమ్నైవచత్రితయుదివిశ్యతాః అరుష్యంవలతౌ ప్రమంశిః ఫూనోం ఫలయుః శ్రీదేవి
నిర్త్రితాంపదాప్నలనైపద్మడూరుపదాప్నత్మేపద్మసంధవెష్టాంతునాద్రజనన్నపదాప్న అక్తే ఎతకవాశాం
లబాణప్నవాంశఅశ్యధాయోగాదా యోదనదాయోగావంవాణనెధనమోగ్నజాష్టతాంద
ప్రాసత్యత్రాతుహార్దసిదదెతు పుత్రహా త్రధనంధ్యాణ్యం అక్రిసమోతగవరధ్నం ప్రజాగాభవసి
మూత్రాలఅంతుష్యుః ఓంకరోతుమూం ఏవం ద్రాక్షాంలక్ష్మీవినాశకాంసూరష్నాక్షాం త్రియువెల్య్యల

పితాపొవుతుం కైనిర్విష్ణుం నొపద ...
శ్రీ. గసవేంగటనాం ... ముపాలక్ష్మిపా. పాక్షమొధనవు గొభునం పాయుధనం సా
చం(ద్ర)సూర్యావ అగ్నినేత్రాభాం త్రిముపాల ... తిత్ఫిపరుణాంభనవు నక్షత్రవంశనపెయునా
తెలావనంపసుః దనవిలం(ద్రా)బ్యపాదలతిత్ఫి ... నత్రిలనైగాముపాపుంద దాతునొవిలనైగా (నత్ర)
పలంషీపనొనుఃపిపితలంవు(త్ర)నా నాత్రులంధనన్నే నొత్రిలనైగాముపాపుంద
౨ దానృవకగా తృరస్నంనతాబహూహ్నాశగా నొంపులతిః బవంః తి(త్రై)త పృణచౌనాంఘ త్రైచనాం త్రిలయగా
... నొనాం పృదావఘ్నేఘలత విఘ్నావిరిదిచాం అ(ద్ర)నపవిదుష్యతఃరోనాంతునత్యవిఃజా

[illegible]

నీవ(ఖ)ంపాఽద్వి ఋషౌ ఛే కపద్ర(పి)ంతెలుపద్ర నిపక్షపాన్తెపదూ్నే వెపద్రదలా

ంటాశ్రి విష్ణు(పి)ంతెలు విష్ణువల నూనకు త్రేంగ వెంచు ... పదవద్ర ఽమహాఘం ఽదవ్వా

నాశ్రసావదానేన స్నానవిష్ణుల తేయ... వటీప ద్రుపత్రాయవాక్షి గంభీరావత్రనాభిస్త

న భరణి మిరవాశల(స్వ) పత్రెప్త్రె కింవర్యా లక్ష్మీదిక్షైగ జె(శ్రీ)కిమునిఘుణిపై స్త

షితాపావమంతుం శ్రై నిత్యం నౌమి ద్రుమాసైబ ఘుపుష సితగృహా సర్వభాంగ భుయుక్రాం లక్ష్మీం
క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాం
కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబి
నీం సరసిజాం వందె ముకుందప్రి యాం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతీ
శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం
కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం

బ ద్దె మీ వలం బాం జగతి శ్యరత్తాం సత్యవలం గళ వలాం గచె స్థిర సమ్మ దేవ దేవోత్తరం
లోకాతీయలం బహీ దెవీ నారాయణి నతెలా స్తుతి ॥ శ్రీ ॥ ఇతి త్రి బ్రాహ్మ సం.వ. తత్ర రమాన కర
శ్రీ ధనబి ఆదివారం నాడు వయద్రల తిరువలా నారాయణ లక్ష్మి సేనా త్రం స్వామి నాయణ ॥
౧౦౦౧౦౦౧౦౦

శ్రీ

ఆదిశ్రీ
మహేశ్వ

౧

అస్య శ్రీ శివపంచాక్షరీ మంత్రస్య వామదేవ ఋషిః । అనుష్టుప్
ఛందః శ్రీ సదాశివో దేవతా । ఓం బీజం । నమః శక్తిః । శివాయ కీలకం । మమ
సకల పాప క్షయార్థే శ్రీ సదాశివ ప్రీత్యర్థే జపే వినియోగః । ఓం నమః శివాయ
అం కం ఖం గం ఘం ఙం ఆం అంగుష్ఠాభ్యాం నమః । ఓం నమః శివాయ
హృదయాయ నమః । శిరసే స్వాహా । శిఖాయై వషట్ । కవచాయ హుం ।
నేత్రత్రయాయ వౌషట్ । అస్త్రాయ ఫట్ । ఓం నమః శివాయ । ధ్యానం ।

౧౧౯ం

శ్రీ రంగం విప్రేశం రిపు శాంల ఘా గాం. రంజి। తే। పాం ఋషి ర్యా తే పా గా రంచి దిత్రాయా ౦।
స్థితా పాంచేత రెంజ ప్రాంప్రాం గాను జనే ఘ। మూ కృష్ణ పాపు వ నాం బి ల త్రి బిష్టం దః। ధ్యా।
సంధ్యా రెంద్రితాం ఘటాం శ ౦ దన్నె త్రిగెం. శిష్యం చా శౌ నం ద్రావ తంగ సం రవి తే యా
స్మృతాం స్నం పరశం ప్యాగ ప ర్యా శ్రే త్రి పాకే గుర సం దేవ ౦। ప దాం శి రం సను. ప్రాం త్రు
తి మామ రగ గై పాద్య ప్రాం సా త్రిం వసా రం। నికావ వ్యం వి చ్చ వ ర్యం ది గెల

శ్వేతము వర్ణం పంచవక్త్రం త్రినేత్రం। అభ్యా పరంన ద్ధపురాణాగలవల్లం శ్రీ స్థాప
ఖ్యాష్టా షవారం పవిత్రం। జ్ఞయుప్రదం న క్షావిప ధ్రుభౌవా చనం। వక్షౌచమి నైవం
ల్పవసం। స్తోతా యుపై। రుష్ణవే ఉవాచ। నమస్త్రవ తస్మైముఖావేదవం। విష్ణువ్యాస్తినమో
ష్ట్రరం। వేష్టునశివముయుం వష్ణు। శ్రీ రక్షాన శంకరణాం। శుక్లాదె [illegible] మహా
స్తేనా। యుధావత్ర ప్రితాంన స్తో। ఖు తెత్తి ఠెసా ఖితపో స్త్రీం। త్రి యుసౌపె వ

వక్షా.

వేమనంగాలంగ్రావృష్ణం పరిశ్రాంతరసం శిఖిపింఛనవిత్తెక్ష్మీకాంతావచ్చష్టసభాప్రకాశం(
త్రైబ్రింగాం నగాత్మమనం తవస్సాఘ్నం ప్రాప్తవివేకశ్వరాగం ధ్వమభ్యంవమవేసం(
భక్షిస్తా తా శైలకమ్మబంధన్నై రభ్యైదాసం దనిమనస్సైనితాంబిధానంత్రై రంగాస్సా నమో
హితా తాన్నైవెనకేమ్ ప్రాప్తవచె నరక్షాం ప్రాణాంపాత్రుదేవా గోలదెవతా తన్నప్తం
సారసామెపతితం గజేవెప్రతం స్వరూదివ్యం వరమలిత్రపూ లంధునేగా

తుల ఘోర ర్య ఘు రాం వార్త ది ద్వ్యన ర్భత్ర వహాం రత్న తు ది ప్ప వహూ తే॥ శ్లో॥ త్రి శ్ర
భూరం ద్విష్ణు కృష్ణ దా త్మా॥ అ హో ర ణిం రహ్మా హు శు శ్రే త్రై రెక స్య హ శ్చ రక్షి పా తు జ్ఞం రహా
౩ దశ్చై పౌ త్రీ॥ గౌ రా ఘ్మాం శ్రు రూ పె ణా చి వ తి ఙ వి శ వం ప రహా ప్ర్య ఘూ మె ౧౭॥ అ శా షా వమూ వ్రి
నమోం హో శ్చ రూ మె ణావ రాం కరొ తి॥ సం ఖో వ నం స్తొ ము తు మూం క్షా వె చ్చం శ్చ లా వ స్త్రౌ రైలా ఘు వ
నారి దస్యై॥ స శాప తో నమో స్య త్ర భూ అవిల ల్యెలాం తు త్రావత్తు వహాం వాం క్షి హ॥ తా వ ది
శ్రీ త్రి క కేలా రికె బో పాం శ్రీ॥ సా శ్ర వి దు స్లై నే తాం వ శాం రే వి దా వరా భి తి క॥ ధా ర

పా నోః। వతు తన్న నై కృ తృ్రు శు షు క్రై నై త్రః। ప్రొం చాం। నిధి తా రత్న పూ మ జ్ఞన్రం। శు
త్రా రవె వాం। నేసు శపా న్నే షూ లా తే ప్రాలి ప్రోవ్రా సుకేణాం। పద్మా నః। మత న్న శో ళిల రు
నిత్రై నై త్రః ష్టా యూ దేహూ రేరా దిశ దత్యూణా స్వా త్ర తమ్యం దెదు శం శాన దక్షిణ కో వ భూ స్వాం వదా
త్రై మూ లా వరదా భ్యం హూం। శః। త్రైం యుత్తై నే తల శక్రై ఉదా ర జ్ఞా వః। దిగ్ధి జ్ఞా తా వతు
మూం। ప్రవ్యా నాం। దిశి భా వే దేవ వె దా జ్ఞ రెలచ్చాం। తేను శవం శేపా శః। శేపా ల నృత్తె

మ ప వ పారంభ్రీ పరబ్రహ్మం హరిర్నాం సువర్ణరేత శ్రీ త్రిపాం నందన్యాం హిరణ్య యూలాందిమేం పాతేవేదా
స్తుగ వంశోపాపహా బ్ధ్యాం మూవ హాః జూడి పెదాలు క్షేత్ర నంసుగామి నేం లచు లేచం హిరణ్యశం వింటె తాం
గోశాస్త్రం గామునేవం పృథుబ్యానే హాం అశ్వ పూర్వ గోపాల్యాం ఇష్టిసాధ పుష్టి మోది సేంలమునోయాయా
ర త్రయుం దెదో మయుఖ పానువరెు ● శ్రీ ఇష్టదెవ ఇష్టాంగంగాం నేపాస్త్రి తేం హిరణ్యా త్రి
తారావహాగ్రాం జఘరం తేత్రం త్రివ్రాం తపస్యం తేం పద్మే క్షితానుపద్మవేకాంగం
తాపుపెహాపాళ వరెు త్రయుంవేదత్రాం త్రి హ్రాసోం యుశసా జ్యోత్సం తేం త్రయుం లూనె

డి వి ణ ఖ్యా తమాదారాంతాం పద్మినీ విభూశ్చ రత్న మతమాం(ప్ర)ద దేవ్య ల క్ష్మీ విభూశ్చ నశ్చితాం
తావ్యేన్యా అదితిర్యా పర్ణాశ్చ పుత్రాధిజాత పనే సుశ్రిత్య పత్యతా ధబి ష్టిః తస్య ఫలాని
తప[illegible]నీ ండదం తేషు మాం తయా ॥ శ్రీ రాంతరా స్తృక్షాం వాన్నా అలర్తో లోపు దేషుతేషు
మాం దేవి నే తాక్షి శ్రీ తీర్ణా సౌతులిని ౧ నాస్త స(ప్ర)తే త్యర్థా తారాక్ష(ప్ర)ష్టే తే తిర్యే ద్రిత్రికాం
దదా తేప మేమోక్షే త్రిపుకానా పూలాం త్రైల్యక్య [illegible] త్రైశేశ్వరయా తస్యమాం అభూతి మనే నస్య
దత్తాం దనర్వాం బ్లి కేష్వ దమే గృహానాం గంధర్వ పురాణు గాధర తయాం నిత్యే పుత్త్ర ద్యాకలి

క్షేత్ర శూల పాణిః ~~పాతుమమ~~ శివ వృత్తిః పంచ వటుగో
వతస్థ ప్రియా శ్యామా ద్వంపరం మ ప్రకాశః మహాధారేవ
౬ వాస్తుషు చం ద్ర వేతాళ ష్టిః ఘోలం మహా వాదధ్వా లక్ష
ప్రసిద్ధ త్రిపుర మహా వాస్త్ర గద్ర వకః ౫ గ్దా నాగోర్జ రదా

రక్షేత్తువి త్రేనా ద్వశిపా ఆయా స్వ్య త్రి శ్వ తి గోత్త త్రి ౯ ౮(త్రపా
ంషువాశ్వత్నతతం కపా ౭(వత్త్రం ౯దా రక్షేతు పం ష్ట వత్రా జౌ ణవ్రా
నబా రక్షే ఈషు వెదఖి మా ౯(త్రం రుం నిరిశోవతు నైలక ం ర వ ం(పా
తాం ద్వ ౭వల ౦ పా తు పి నాక్వ పా ౘిశి౯ దా ఉల్లాల వెల పాషేర్నవు
ద్వ త్రైబా పో వత్రే టెలం ర త్రే వుశాం షేనా వావుటేవు వెలా దరంపాటు నిరిం

శ్రీ భగవాన్ మద్భుతం తు మహా వాసు శ్రీ దగాం త్రో తాలిశ వేదంబ్బు తాతే సుమ దాతం గాక్షిత పాంతగా త్రం చయే దంర్ప్రస్పే చై జి
తే గావెలుచె రలుద్భుతం తూంపా తు వల జెర తిలత్రు జ్ఞానప్త్రం తుం మిజ గజి శ్రీ రాగ్రే తు జంఘాంతయ గంవృంగ ౘ క్రేతుర వ్యా
త్ప్వదా కువగావ్యా త్పుర షుద్వసాదః మహేష్వేరి పా తుమ దిగాది యగావెం మహాం మహద్భయగా వెం వత్సవా వృడె వశ్చిరం బతః
౯ పాతు భృత్తి లనయ్లంతూమె వృష్ణి ద్వి జః । ఏవ ఏలగిరాం ప్త్ర యగావెశ పాయాం ఠి శాంద్రాశ్రి శిజా రాత్రాంగం గా
గజా నక్ష్మి తు నాంని శిదిగా శీవతిః పాపు ౨ శావగా నే వృత్త తుదం జయతెరాక్ష్మే పు నే ష్టే తాలు అత్తు కిద్రత్తం ౨
శక్తు తు నంత్రే రా మూంత్రు ముషా పాపు బ చిత్రిసే వమా తె దంష్ట్రిరెపా తు ప తిశ ప తూనాం నే దాశ్చి వా
శక్తి తు తూంస ము పాత్రి తేతి. భ్రూం. త్రుం తు వాచె. ధ్రు వక్త్రె నే నాధః పాంతగా (ధ్రు). జే తుం (ప్రు) మదా

బినాదః॥ పదాం భ్రుపదాత్య వతు ష్టూం శ్రీ ఘం ప్రై ౩॥ వనా మ వశై తు౯ పా త్రు శివ శ్రీ మనా నే ప్రనారి౯
తనారక్షే తు దిరలు (ద్రు) శే లాది ఘు గే లుఘు ష్ప్రా (ప్ర) మనారి॥ (అ) ర ణ్ణి వాగాది వుక (ప్రు) నా గా త్యాం మనా ల్పి
గన్నాదె టా దార శ త్రై॥ కే బ్వాం త్రు తాలా (గ) బ వె (వ్ర) పా పశి (ఘ్న) దాళ్ల నా నచులిలా క్ష కా శ॥ ధూరా శ
శ్రీ కా గ్ల లి కఘు ౩౩ లి వా గా ను మా బ మనా (...) (ద్రు) క్ష తుషిరక్ష (ద్రు)॥ (ప్ర) ము ష్టి వానా కృ గ ఘు ధ్రా వ శహాది శ్రీ
నహా (ప్ర) రత్త్రాయు ష కొ టు బి బ్లే ఘు ణ్యం (అ) ష్టా షి లీ గాం శ్రీ ల వేగా ల వా క్ష గాం గ్రం ద్యా క్షు ల టె ఘు రతే దా
రణ్యా రమనా ని వాం తి ద నష్ట (ప్ర) శ మనా ని లాం ర్రి జవ ల (త్రి) శగ ల (త్రి) ఘ్రూ రాం వ్రు తే చు శా ఘ్నా

౪౪ బశం వ్వ శక్తే వళ్ళ గాది త్రిం త్రాం సం త్రి సంయుక్తే శద నం: షి నాకేశ| ఋషి దుం ఛంద పుం న దుం గ| శివ దేవతా నే న్య
దుం భిక్షు దుం వ్య: సన దుంఘ హా ద్రు ర్య శాం టి| ఓం వ్వ ఫతా పు వి ష్ణు జా పి పు స(క్రి) హా త్రి| వ్వ జోం చ గా శ
ఓం రుం పుం దుంజ గాదా పుంజి శ|| ధ్యా|| జం న పొం భగ ద పి: స దా న వా యుక్త సకల లోకైక త ఫ వ్యా పు తాయు| స
ల త ప్ర వి దూరాయ నాం సకల లోకైక శ(త్రి) సకల లోకైక కర్తా(త్రి) సకల లోకైక గురవే| సకల లోకైక నే(త్రి) నా సకల
నిగమ గంభ్యాయ నమః| సకల లోకైక కవ ర(ప్ర) దాయ నమః| సకల దుఃఖ నాశ పుణ్య జనాయ నమః| సకల జగ త్సంయు త్రే
దాయ నమః| సకల లోకైక శం కరాయ నాం ప్ర త నిజా వాసాయ నమః| నిరాకారాయ నమః| నిరాధారాయ నమః| నిశ్చలాయ నమః| ని(ష్ఠ) యె
వాయ నమః| నిర్మలం కాయ నమః| నిష్కళంకాయ నమః| నిస్సంగాయ నమః| నిర్గుణాయ నమః| నిర్గుణాయ నమః| నిరుపమ ప్రకాశాయ నమః| నిరాధారాయ నమః|
నిత్య సిద్ధ బుద్ధ పరి పూర్ణాయ| సత్య సచ్చిదానంద| ధ్యే యాయ నమః సేర మంత్ర తార క జ్యోతి పాయ|

తెజావుదాందల। జంతుజయ। తుకారు(ద)। తుపార(ద) చ(త్ర)త వార్ధ। ప్రుతాఙ్గతక రాలస్యాం ప్రో జ్ఞ తే ద వ।
కాలస్థిత తకేపాలంకగా। వగాలాద్ధ శ్రీగ। బామేంగా। శ్రీ ద్గచ శ్రీ పాకాంస్త్రైశజ వ్యగశ్యాలబాడకా। శ్రీగదా
శత్రి బిందుపాల తోవు రవయ నలము ధర (త్రా) సరపరిఘుశత పిస్త్ర। వ(త్రా)ంయుద బిల్వ(గ్ని) నకా(త్ర)వు।
దయ(త్ర్రా) కారా। శ్వకి తే డా జ్ఞపాన। విర్ధ   ఛ త (బ్రం) వన్న దవు దల। కాగం (త్ర) తేం దల। కాగం (ద)
వ లంకవగాగం(త్రు)వ క్ష ధర వ్యుత్పంం జయు(త్రి)ప్పరాంత్రర(ప్రి)యుంబతే విశిష్టర విదూపా
(క్ష) వ్వ శిష్ట వాకా నబి ల్పు భూయ్య విఘ్న (క్షే)ఞ వీ ప్రతారక్షు పూం జవజశల।త్రు వు వ్యుత్పు

భంగుం సాశ్రయము సాశ్రయము(లా నచరేత్। హాదుబాలా। హాబంధమేం। ఖాతేక్ష విచారే రాజువిధానము తేవగా శగ్ని। ౧౦౯
దివిండిరాత్రి సాక్షిందిపిండి। శ్రీమాదేశ సర్వపాదం సర్వపాదం(తయ నశిశశి భిక్షాసవ। విప్రేష
రసు। బాల్యేస్త్రీ తాసుం(డు) రాసేంతాడురసు। దళ్లాం తిభోగ్యరసు(శ్రీతాదిబ్రావరయ కుల్యాండుబి। తాగ్రేస్తూతో
నగ్నబ్రాం తాల్లాన్లనే ఉ్తరాణి। నక్షత్రసరసు। నంబ్రూనేరసు(రూవేగాబరసుం। తేరుకళి।విష్ణు సం మానగా శ్రీ
సరసూ పీనరయుమునాన। వరకేళ్ళ రసూ(బ్రూ తయదలా। దరలయమనంజ్జవక్షుణ్ణల్లో త్రేంబు
మూపాలరను దులగా। రర స్కరమ సం దత్తూళ్ళ నం దరంబు(శిన్నతే నవమావమాబ్రూడమూ భా
దరంతి। త్ర్యం బకకేశవా। నే నుః। రూబుభవాద। శ్రైతచి వనవా త్ర్యం శ్రేన వం వాలే

పాపతం॰ మంగళా॰ శకృబా॰ ధా॰ప్రకశ మనశా౹రమా॰నక్రీం॰ నశ్రీపదె మా॰ణా॰ ప్రాణన్న భా
ధా॰ రనౌ న్న పుః ప్రాణైవం॰ కేచమూత్ర మ్నాం॰ శతశు ఖా॰ మణేశ కావ జీ౹ప్రు మను శం॰
భా॰ రనుప్ర మాతే ప్రీణా యోఖు పా ప్ర మ్యాత్యవా॰ శమ ప్రాంఠా॰గగ త్రాపై వాశ ద్యః
నే॰ ప్నుశా॰ మౌనతి౹జా షుః సైవా యాఖు ప్సవధ్యః నే॰౦ ర్భదా॰ర్థి ప్ర శవ॰ నం॰
న్రకుపమం॰గశవదర్శనం౹ రారాదత్తాం॰ నైవం॰కేపచ॰ శదై శై రవిన్సా॰ ఖచ

స్నా మమ ఉపాత్త దురితక్షయ ద్వారా (శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం (దేవరుషి పి
నవి తౄం స్త్రీ శ్చ (దేవరుషి పితృ తర్పణం (బ్ర ప్రాయశ్చిత్తం యజ్ఞో॥ విద్య దశే వి
ధి కృ మే (ప్రాతఃకాల స్నానం కృత్వా మహాపవిత్ర (మా స్తవ వేది జాహ్నవీ స్నానం చామెుద్భు హ
రి మత్సష్టకం కుండు దేవ శ్రీ శిరః (మస్తు మిగా శిరో (తో (హృదయం మాలచ్చ(యా
తృప్యంతు (పాదోదం పాదౌ ప్రక్షాళ్య ఉత్తరాగ (పాదౌ పాదౌ కృతమా (స్వ విత్ర(

క్షే మిం ప్రి।ప్రతి ప ద్మై।రం చె అత్రేరె ప రే మె వ్యా వ్యం కే।యు ద్మా కే దె వా।అ ధి వి షు।
శ్నె ష్మి దు ష్టం।యు క్తం కె వె ద।కి ష్ను వ్య సా కె రి ష్మృ తి।యు ఇ త్ర ద్వి దుః।క్రై ఇ మె కృ వా
స త. ఇ తి।క్షం భూః।త।క్షం భుం వః।వ్యై।క్షె గం సు వః।ధి।క్షం భూః త త్స వి తు రు
వ రె ణ్యం భ ర్గొ దె వ స్య ధీ మ హి।క్షె భుం వః ధి యొ యొ నః ప్ర చొ ద యా
త్।క్షె గుం సు వః।త త్స వి తు వ రె ణ్యం।భ ర్గొ దె వ స్య ధీ మ హి ధి యొ యొ

ప్ర ప బ॥ భూంప ఽ మ ప ద్వి । సవ ఽ ఉ ప ద్వి । భూ ష్పు [illegible] సప్తమః ప్ర ప బ॥ సాం చూ ఉ ప ద్వి । సా [illegible]ం।
దివ తా ప్ర ప ద్వి । శ్రు నే తూ జ్ఞి ఘ టిం మ ప ద్వి ఉ జా ప టి బ్రాం శ్వ సా ఞ ప్ర ప ద్వి । జే మ ప ద్వి । అ
ఊ శిక్షేం । చు తా ర్వ్యం తు రం । బృ హ తే [illegible] గ దయు ॥ వర్షిత చే । యూ వా వే । స్వ స్తు న న్ శి । వాం తు
యూ స్వ దే స్తు తి మూన నా శే । ప్ర జ్ఞ [illegible] పా ళో । వృ షా న్న । పా షం ప్రా జ్ఞా పా [illegible] । నూ వర్గ హా శి
ఖు వ మయు వె ధా మ యు ప్ర జాం శ్రైం యు జ్ఞి క్రై జో ద దా త । మ్మై మె దాం ష్మై ఇ ప్రే జాం । మ యు
దూ ద్వి యు ద ధాం తే । మ్మై మె ధాం ష్మై ప్ర జాం సూ రే హా స్త్రా జో ద ధా త । వృష్టి రసూ భి । సుర పా తు ।

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಮಾಬಾಷು ಶೇಷ ಜಲಸಂ ಮಿಲಂ ತ್ರಾ ನಾ। ತ್ರ ಮ ಜಾ। ಷ್ಟ ದ ಂಮ। ಷ್ಟಂ ಪ್ತುಂ ದು ಮಿ ಕ್ತ್ರಾ ಪ ಕ್ಷ ಫ್ಲ ಗಾ ದಾ ಕ್ಷಃ
ಕ್ಷೋ ಸ್ತ್ರೀ ನೆ ಧ್ರೈ ಷ್ಟ್ರಿಂ ಮಲ ಜ ವರಾಯ ಬ್ಧಿ ಪ್ಪಿಶಿ ಅ ಪೊಯ ಕ್ತಾ ಚ ಗಾಚಂ ಪಃ। ಪ್ರ ದಾ ಜಃ ಯಂ ದ್ಧಾ ಚಿನಃ। ವೃದ್ಧಿ
ಪಿ ಶಾಂ ಪ್ತಾ ನಾ ಗ್ನ ಶಾಂ ದಾ। ನಾ ಪಿ ಶಾಂ ಪಾ। ಸು ಚ ಗಣ ಶ ಮ ಲಕ್ಷೇ ಟ। ಅಂ ಪ್ತು ತಿಕ್ಷ್ಮ ಗಂ ಶಾ ಪಂ। ಪ ದ ಪೊ ಂಯ
ನಾ। ಶಾ ಪಂ। ಪ ಕ್ಷಿ ಶಾ ಪ ಕ್ಷುಚ ಗಣ ಶ ಮ ಯುಂ ಕ್ಷು। ದಾ ಚ ಶ್ವಂ ಪ್ತಾ ನಾ ದಿ ಪ್ತೆ। ನ ಶಾಂ ಪ್ತಾ ನಾ ಖಿಳ ಶಾಂ ಪ್ತಾ।
ಸು ಚ ಗಣ ಶ ಮ ಯುಂ ಪ್ತಿ। ವೃದ್ಧಿ ಶಿ ಶಾಂ ತ್ರೈ ರಂ ಪ್ತ। ತಿಕ್ಷ್ಮ ಗಣ ಶಾಂ ತ್ರಿ ದ್ಷ ಶಾಂ ತಿ ದಿ ಶಿ ಶಾಂ ತ್ರೆ ರಿ ದಾ। ಪ ರ ಜ
ಶಾ ಶ್ವಂ ತಿ। ರ ಕ್ಷಿ ಶಾಂ ತಿ ಪಾ ಂ ಯ ಶ್ವಂ ಪ್ತ। ರಾ ದಿ ಪ್ತ್ಯ। ಶ್ವಂ ದಿ ಕ್ಷ್ಮ। ಪ್ತ ಮ ಗಾ ಶ್ವಂ ತೆ ನ ಕ್ಷ್ಮ ಪ್ತಿ ಶಿ ಶ್ವಂ ತಿ ಪಾ
ಪು ಶ್ವಂ ತಿ। ರಾ ಷ್ಟ ಧ್ರ ಂಯ। ಶ್ವ ತ್ರಿ। ಪ ನ ಕ್ಷ್ಟ ಪ ಂ ಯ ಶ್ವಂ ತಿ। ನಾ ಶ್ವಂ ತ್ರಿ। ರ ಜ ಶಾಂ ತ್ರಿ। ರ ಕ್ಷ್ಮಿ ಶಾಂ ತಿ।

... (త్రి) ... శా. తి । (గ్రు) మా ... శ ... తి । రె వ ... త్రి । ... త్రే ము ... శా. తిః । ఠం తా

నాకం నాస్తి నవ సర్వ ... ణా । మమ వక్షం ప్రై పది । స తుష్టిరే శా । నాం ... తి మొ । అ ... తి । వ శా (శ్రీ)

శు (త్రి) శు స్మృతి శు । తపోమెదా (ప్ర) తి. ప్రా (శు) ధ్యాన వ్యం । ధ. ర్మ సై తా ని । తెనా ... అ తు వ తు ని ... ణా । వం వ యా తం । (శు) (శు) (త్రి) శు

ష్మృతి శు త । పోమె ధా (శృ) తి ... (శు) దా న వ్వం ధ ర్మ సై తా ని । మ మ వా శి ... । ఖా దా య ము ... । (శ్రీ) యె ము ... శా మద్ది గా

గం । త ని నో ప్రి జ । । నృ శ్రీ । శం ... దా ... వ । ... తం । అ ... । త చ తు ... ద ర్వ వా ... । ప్ర ర ... తు

ర వ్రు తు । ప శ్రే మ శ ర ద శృ దం । గ్ర వె మ శ ర ద (శ్రీ) తం. నం ... శ ర ద త్రి తం వెూ దా ము శ ర ద (శ్రీ) తం । ... నా

మ శ ర వ (శ్రీ) తం (శ్రు) ... మ శ ర ద (శ్రీ) తం । ... (ప్ర) ... న స రి ద ... । ...

మునుపు కొన్ని శత్రు॥ వపవా ౦(పు) జపాక్షైప కూనాలా స్మూ హను (ప్రా) ణిపాత వర్ణ తిలో గా సోమ (ప్రా) క్షా ౯ా ॥ కా వమా పూ గ్ర
మమ వమము టిసో॥ మద్దుల జని పొ॥ మభూతద్ది భూమి॥ విలమ ధమమణ ॥ దివ హొన్న వాతూము దత్త మ తం॥ (శ్రు) చ్య గో
మనేల ఘ్నం త్తేక్షం॥ ప్రణ దివాకరం॥ అర్కర్ణా తా ర్లైము॥ పి త రం॥ మయుదేతు్ష జం॥౧౮॥ జి॥ శం ప్రణ్మి దివాకరం॥ పవ స్యా
తూత్త రి శ్చి॥ శంఖ్య క్షుపతు సంగాశం॥ అరా సి శం॥ ప్ర వంతే ౧ నీ॥ (త్రై) ఐం॥ తా (త్రి) ॥ (ప్ర) తి ద్వి యచ్చ శ తయాలో
స్మృచ తీ॥ శమాదిత్య॥ అదె తున॥ శివా తస్య॥ చవూ॥ స్వ వ సు॥ సర్వ ఓంతానర ఘ త్తే॥ ప్రమాతే గ్ని మకం
శి క్షిలాల్లా పాప్మ శిరా క్షమ దప్ప సు॥ (ముం) తా ఘోరం యక్ష నానా ప్రై చి క్ష వత్రనా ప్ర నే ఘోరం యా
స్నాన్యం ద్వై ష్టి యముం చవ యముం ద్వి ష్టు॥ (ప్ర) త్తే స్తా ని (పు) తి స్తే ఘం తౌ ఘోరం యానే మా॥ (ఖ్రి) తి త్రా

యమా॥ చిన్న నన్న (శ్రు)తి శ్రుస్య బహు యహా। స్తోత్రం శ్రీ ప్రతిష్ఠ యసుం త్ర వంయునా ప్రాయశ్చిత్తః। అనాతనావి
శ్రీ ఇజనా విపాతనావాం వెం (క్ష)పె శిష్ట నంఖావి [illegible] దినాణాం దగాతదూ యవు త్రి। దావ్యవి వెతా
తా నాత। అర్చిందాంనా పనాపపః। దత్తం విష్ణు అర్చ్య అనాథ। పరా హోమా వుబయసు (శ్రు) పః। యసుదదా
వాతవె। గ్రృ వేష్య తస్య నిధితతా [illegible] నైగాదివాజ్ఞేవ నే। తతా నైగాదివాభిషజం। తేతానైగాయ
మాఆవమా। వాతఆవామా। ధియుజ నిత। శంభుగాత్ర, యమా। ధ్రగా నైగావ్యది। ప్రత్యఅ యమాగం। (క్షే)
తానియుతే। గ్రుం (ద్ర) స్వస్యహా స్వా। తం త్వా (ఇ) ప స్త్రే। నన్నశ్రా ప్రోక్షణగాంయుక్షేఅనత్ర తిసనధః॥

శ్రీ పదాశిస్య శ్రీన త్ర ప్రచో బశిక్ష నే బిలాః శన్య శ్రీబి నేబిబ్బి శ్చి తినిస్వ త్రి దర్ద దా తు బ్ర

న దైగా పాచిః వా హాది తాంరగాచా న ని తాన్న వా చె ర విగాన వెూవా చేన విగా వా చ న్న భరాల

న దలబయుషి (తం(వుంతు) త్రైభద్ర వలం (త్ర) షుత్రిబ్రిహా (వల వగా వృత్తి యోగవుం(త్ర) శ్వ తోషుం

(త్రు) తయుశివరాదు వావు ఘోన (త్ర) శ్రైతావుం (త్ర) వవణి (విరా దాః త్రైశ్రీ దెవి వా చ కేయు

రఖీః నకేశిదాగః మదకుం। బ్రు ఘుం వె ద భ్రూశః కర్ణ వెందాః। కర్ణ వృద్ధికి శకర్ణ విశ్వ

ఠహా-చిత్ర, వారిణ ...
... నగాత్త్రు శస్త్ర గ్రాగరుడ ప్రజాపతీ। భూధా అర్కం వది
తింధం జగతీ సర్వాం బ్రహ్మణ్ణ ... వదిత్యో రవు రావ వదిత్యోపమాం వది త్యబ్రహ్మ
బుద్ధిగుణ సర్వం వదిత్యోత్తే జా ... అనావింద సుఖ పుస్తకరణ్య ఆపకారణాద్యా ప ప్రంరక్షం
వదిత్యస్త్వం వదిత్యోపర్వా। మెగ్నప్రదాత్వై పరిణామ భయగాంధగా
కాల

శ్రీ ప్వక్షేం వక్ష్యే త్వేం పిత్ర్యేం రా యా శే వృద్ధి శ్రీ ఖిరా॥ ఇతి జగ్రంథయుక్తేన త్రగు లక్షణ శాస్త్రే సమాప్తే 3
స్వాన్నేం ప్రాప్తి త శాధ రేరాగే నైరగ తింథయు రేతా॥ ఇతి బ్రహ్మా ము క్షు నాటి నారద సహాది [illegible]
చకద లాను చ తుంచయ్ర్ రాద్య రయు॥ [illegible] ॥ ఇ దా దివా యక్ష సు। యజుర్వేద [illegible] పు [illegible] దా
ఘ భిక్షే దినా స్నాత్వా చ॥ వృద్ధి వి [illegible] తన్నాము పౌగశ్ర శ్రద్ధాము రి [illegible]। ము వ [illegible] ము ధు వక్షా [illegible]
పది షు [illegible]। ము ధుమ తేం। ది వె భ్రా హ్మ వయు దా న గ న [illegible] శ్రీ [illegible]। ము [illegible] ॥ శ్రీ [illegible]

వం ప్రాణాపి తథా శాస్త్రి దంతను బ్జాం। స్వర్గ ప్రాంచాత్రి న్లిస్వర్గ క్త్ర్య జాల చేరుకే ॥ పృథివీ త్రై చ ద్విజా జాల
దీ భేః స్వర్గ పానిసం వేగా పాచ ష్ఠ లంతిన వేగావి ల్లు వి బృ తా తె న్న విం। ౨॥ భద్రం తే
శ్రుత్వా లం తనా వదివాః। భద్రప శ్రే ॰ తాక్ష బి ర్తుం యయు ద్రః ఖ్యాతిరం లై దుష్టుం నా గుంస స్తు
ద్విశ్వాసే మదేవపాలం యుదాం యుః స్వస్త్రినే ఇంద్రా న్య ధ్రు వాః। దే స్వీనః వ్రే ॰ యు

తె(మ వతే పా త న్రేం ఘో త్రి మురిః చ న తె క ల వ పా తత్రైః ద్వి పొం తె మ తి
వరా పొ షె శ్రి వ శ్వొ శ ఢ ఫా నేతః (త్తు మ పెత్త క్ష్రియా వ త్యా త్రై వం క వ న మ త్రే
మ ంఢా రదా నే వ మ ంతా దక్తం న త్త్రైం రాం ప వా స్వ్య (శ్రా నా త్ర్యుం రు త్రే
క్తు వృ హా శ్రా దెరా గె త త్రై పా ద్రి తు నాం తెల (ప దా శం త్రం మ మాశ్రా మే (గా కం
పా రి న్రి వ్రా ద న ం(ప్ర నత్త్రి వ్న త్ర నః షం త్ర్య త దం స్రూ ప రి తో ప్ర నే తి (స్తా గా ం త్తే
దం రి వా (నే న (త్ప్రి గు ణ న్న బ లం ద దా (స్తే ల(స్త్ర శ్యా వ నేం (స్త్రాం ప్రా (ల) త్ర త్రే

జ్వాతే దేవతేః । శ్రీసీతా రామ పుత్ర శు శు బ్రైశ్వర దర్శ ఇనే త్రాం యాం । తపరా [illegible] త్రాం [illegible]
విం శ్రీరాం యాంశి స రెంబా శ్రీ సకప సం దే శం । ప్రహ్మ శ్వేద్రో హుం యూం దత్త స్తే [illegible] త్రాం [illegible]
శః । శ తధూరాం వం శి స్రీం । యాం శృంద శక్ [illegible] ఢం । [illegible] [illegible] త్రాం [illegible] ప్తేం సొంత్ర
సస్య స్తస్య శ వి సవం యం । త్ర సవ శం [illegible] స నె త్రాం దం । ప్రస వ త్రాం తి స వా [illegible] త్రా త్రవూ చి
త్ర శి హ వి త్ర్యం త్రిక్ష్క్ర శ త్ర వి [illegible] ఛా ప నాం । శా త్రిం శం [illegible] [illegible] పర స్నై సవి స్త్రా
శ శ । శ్రీ [illegible] శ్చ స్తవ పత్ర [illegible] శౌర్యతే జావి వర్ధ నా । వ త [illegible] [illegible] భా వే స త్రై వె స సప్త
వ । రి ష ధ్య వా త్ర నాగా నాం । బివేన మహా తా పై స । [illegible] శ్రా ర రి నా వు ధర్మ స్తే తన్నై సం । వి [illegible]

త్రి లా స్తు ష్టూ యా వా దా ష్ట్ర సం రా న్యూ । వి ప ల్లి తే ప ర మ ప్ర సా ధు బ్ర హ్మా జ్ఞా నా భా సం . తం న వ తె ।
ణి. ఆ సా స్త్ర (బ్రం హ్మా జ్ఞా ఆ పే క వు శ్రీ । దా రి ఇ ర వుం ప్ర భి శ్రీ బ్ర హ్మా జ్ఞ వం పా దా రి ద ఘం గ నా
కు కి క్షం ఛి తం దా దార వృ ది వి తం న ది వా నే । సం వ ద సాం వి । ద త ద సాం దార పు యా ని వా శ్వై వా ।
ఉం భా వం నీ ష్ట వా వి శ త గా నే చ్చా బే శు । భు క్తు ప్తు వ రు క్షే । న ష్ట వా యు శం వా నా ణి । అ భి రు నే
శ తొ న । ఛో న వు । అ వ ష్టం యు । ం యు సా రి బో వ ధ్ర వా నే ః । ం యు దా మా వృ భ్యా । వు వా గా త్ర ర
ఝా యి ష్ట్ర హా స్తో అ ధ తె । శ ష్ట వు ః (బ్రం వ ధి ః । (ప్రే) వా బి ఖ్యా తం నే గా వు వా ణీ తా । । నెం వ్వా

[illegible]

[illegible]

జన్మ [illegible]

[illegible] ॥ [illegible] == అనంత [illegible]

[illegible]